**Digitized in 2006**
**by**
**Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.**
(http://www.thrinaina.com)

From the original owned by
**Sundarayya Vignana Kendram**
**and its partner Institutions**

as part of the
**British Library Endangered Archives Programme**
supported by the
**Lisbet Rausing Charitable Fund**

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

**Sundarayya Vignana Kendram,**
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

# COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 82

(Mar. 28, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 82

(Mar. 28, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486 | 4 పేజీలు అణా

# ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2 ] | బెజవాడ 28—3—47 శుక్రవారం | [ సంచిక 82

## పెదప్రోలులో 15 మంది అరెస్టు

### స్త్రీలపై దౌర్జన్యం

అవనిగడ్డ, మార్చి 27

నేడు దివితాలూకా పెదప్రోలు గ్రామంలో 7 గురు రైతులను పోలీసులు అరెస్టుచేశారు. వీరిలో 3 గ్గురు స్త్రీలుకూడ ఉన్నారు. అందులో ఒక స్త్రీని పోలీసులు కొట్టారు. 26 వ తేదీన మరో 8 మందిని అరెస్టుచేశారు. యీ 15 మందినీ జామీనుమీద విడుదల చేయకుండా జైలులో నిర్బంధించారు.

## తిరువూరు తాలూకాలో 7 గురు రైతుల అరెస్టు

తిరువూరు, మార్చి 27

తిరువూరు పోలీసు సబ్ ఇనస్పెక్టరు [illegible] 26 వ తేదీన 7 గురు రైతులను అరెస్టు [illegible] సబ్‌జైలులో రిమాండ్ చేశారు. వీరిలో [illegible] చిన్న జామీనుపై విడిచిపెట్టారు. 7 వ వాక్తైన [illegible] సత్యనారాయణగారిని 'కమ్యూనిస్టు' అనే [illegible] మేజస్ట్రేటు విడుదలచేయలేదు.

# గాంధీ, జిన్నాలకు వైస్రాయి ఆహ్వానం

## రాజ్యాంగ సమస్యలపై తిరిగి సంప్రతింపులు

న్యూఢిల్లీ, మార్చి 26

వైస్రాయి మౌంటుబాటన్ గాంధీజీకి వెంటనే ఢిల్లీకి రావలసిందని ఆహ్వానం పంపారు. గాంధీజీ మార్చి 30 వ తేదీ లోగా ఢిల్లీకి వస్తారని తెలుస్తున్నది.

ఆయన ప్రయాణానికి ఒకవిమానాన్నికూడ ఏర్పాటుచేశారు. కాని తన ఆరోగ్యాన్నిబట్టి గాంధీజీ ఇందుకు అంగీకరించరని తెలుస్తున్నది.

ముస్లింలీగు అధ్యక్షుడు జినాన్ జిన్నాకు కూడ వైస్రాయి ఆహ్వానంపంపాడు. వైస్రాయి పదవీ స్వీకారంచేసిన వెంటనే ఈ రెండు ఆహ్వానాలను పంపాడు. విషమ సమస్యలను త్వరలో పరిష్కరించడం అవసరమని వైస్రాయి పదవీస్వీకారం తీసుకుంటున్నప్పుడే ప్రకటించాడు. ఆ విషయం లోనే ఈ ఆహ్వానాలు పంపబడినట్లు తెలుస్తున్నది.

గాంధీజీ ఢిల్లీకివచ్చినప్పుడు, ఆశియా మహాసభ ప్రతినిధులను కలుసుకుంటారు. మహాసభలోకూడ ఉపన్యసిస్తారని తెలుస్తున్నది. తొందరలోనే సిలవగా బీహారు పర్యటనవల్ల ఆసభకు రావడానికి గాంధీజీ కుదరలేదు.

### గాంధీజీ వైస్రాయికి ఉత్తరం వ్రాయలేదట

గాంధీజీ వైస్రాయి ఒక ఉత్తరం వ్రాశారని, అందులో గాంధీజీ సమాధానమిచ్చారని ఒకవార్త కొన్నిపత్రికలలో పడింది. అది పచ్చి అబద్ధమని, పత్రికా రచయితలు డబ్బు కోసం ఇష్టంవచ్చినట్లువ్రాయకూడదని "నేడున్న విషమ పరిస్థితిలో వారు జాగ్రత్తగా మెలగాల"ని గాంధీజీ చెప్పారు.

### వేవెల్ ప్రకటన ఇప్పుడేజరగదు

లండన్, మార్చి 26

మాజీ వైస్రాయి వేవెల్ తన్ను ఎందుకు తొలగించారో వివరిస్తూ ప్రభువుల సభలో ప్రకటిస్తాడని పూర్వం కొన్ని వార్తలు తెలిపాయి.

కాని వెంటనే ఆయన ప్రభువుల సభలో ప్రవేశించ వీలులేదట. ఏవో కొన్ని లాంఛనాలు జరగాలట. కాబట్టి ఏప్రెల్ ఆఖరున పార్లమెంటు తిరిగి సమావేశమైనప్పటికి కాని వేవెల్ ప్రకటన జరగదని తెలుస్తున్నది. అసలే ప్రకటన చేయకపోవచ్చుననే వదంతులు కూడ ఉన్నవి.

### సివిల్ ఉద్యోగులకు సౌకర్యాలు

#### పార్లమెంటులో లారెన్సుప్రకటన

సివిల్ ఉద్యోగులు ఇప్పటికి దేశాన్ని విడిచిపెట్టరాలేక తిరిగి వీరికి ఉద్యోగాలు కల్పించాలని, ఉద్యోగాలు పోతే నష్టపరిహార మివ్వాలని వారాపేక్షలతో ప్రభువుల సభలో కన్సర్వేటివ్‌లు ప్రశ్నించడం, మామూలైపోయింది.

ఈరోజు అలాంటి ప్రశ్నకే సమాధానం చెబుతూ లార్డు లారెన్సు "ఈ ఉద్యోగుల సహాయార్థం ఒక ప్రత్యేకశాఖను - సివిల్ ఉద్యోగుల పునరుద్యోగశాఖ అనే పేరుతో స్థాపించామన్నాడు. సివిల్‌ఉద్యోగులు శాక ఇతర రైల్వే, విద్యాశాఖ, ఇంజనీరింగు, వ్యవసాయం మొదలైన శాఖలలో యూరపియన్ ఉద్యోగులవిషయం చెప్పడానికి కొంత వ్యవధి కావాలన్నాడు.

ఈ ఉద్యోగుల రద్దువిషయమై త్వరలో ఒక ప్రకటన చేస్తానని లారెన్సు చెప్పాడు.

# కలకత్తాలో మరల హత్యాకాండ రేగింది

## 8మందిచావు: 111గురికి గాయాలు

కలకత్తా, మార్చి 26

కలకత్తాలో నేడు మరల చెదురుచెదురుగా కొట్లాటలురేగినాయి. రాత్రి 10.30 గంటల వరకు 8 మంది మరణించారనీ, 111 మంది గాయపడ్డారనీ ఇండియన్ నేషనల్ అంబ్యులెన్సుకోర్ వారు ప్రకటించారు.

నిన్నమధ్యాహ్నం బెంగాల్ ప్రధాని సురావర్ది, కాంగ్రెస్ అసెంబ్లీపార్టీనాయకుడు కిరణ్‌శంకర్‌రాయగార్లు కల్లోలాలు జరిగిన ప్రాంతాలలో పంచారం చేసివచ్చారు. మతకలహాలను వాటిని అణచడానికి తీవ్రమైన చర్యలు తీసుకున్నామనీ ప్రకటించారు.

కల్లోలాలు జరిగిన బౌబ్రాబజార్, జోరాశంకో బజారులలో కర్ఫ్యూ ప్రకటించబడింది.

# సర్వవ్యాప్త సమ్మె వాయిదా పడింది

## కలకత్తా కల్లోలాల ఫలితంగా

కలకత్తా, మార్చి 26

ట్రాంవేకార్మికుల సమ్మెకు సామభూతిగా బెంగాల్ రాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు పిలుపు నిచ్చిన సర్వవ్యాప్త సమ్మె ప్రస్తుతం నిలుపబడింది. కలకత్తాలో చెదురు చెదురుగా రేగుతూన్న మతకలహాల కారణంగా సమ్మె తేదీ వాయిదా వేస్తున్నామనీ, మరల సమ్మె తేదీ ప్రకటిస్తామనీ ప్రకటించారు.

# సురావర్దీ మంత్రివర్గం పోవాలి

## 80 మంది బెంగాల్ లీగుసభ్యుల ప్రకటన

కలకత్తా, మార్చి 26

80 మంది బెంగాల్ అసెంబ్లీ లీగ్ సభ్యులు సురావర్ది మంత్రివర్గం మారాలని కోరుతూ ఒక ప్రకటనపై సంతకాలు పెట్టారనీ, తమ అభిప్రాయాలను తెలిపి లీగ్‌నాయకుల అనుమతి సంపాదించడానికై జిన్నావద్దకు ఒకరిని పంపుతున్నారనీ తెలుస్తూంది.

పోలీసు దురంతాలను ఆపడానికిగాని, లంచగొండితనం రూపుమాపడానికిగాని మంత్రివర్గం ఏమీ చేయలేకపోయిందనీ, కొన్ని చేయవలసిన శాసనాలు చేయలేదనీ, కనుక మంత్రివర్గం మారాలనీ వారు ప్రకటనలో తెలిపారు.

# టీచర్ల జీతాలు

## అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు

మద్రాసు, మార్చి 26

నేడు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వస్త్ర సమస్యకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ పరిశ్రమశాఖా మంత్రి హెచ్. సీతారామరెడ్డిగారు ఈ విధంగా చెప్పారు:

"కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రజలకు మనిషికి ఏడాదికి 10 గజాల బట్టచొప్పున కోటా నిర్ణయించింది. మన రాష్ట్రంలో మిల్లుల ఉత్పత్తి, పైనుంచివచ్చే మిల్లుగుడ్డ మన అవసరాలలో మూడవ వంతుకు మాత్రమే సరిపడతాయి. చేనేత వస్త్రం ధరలు నిర్ణయించి, స్టాంపు వేస్తాం."

నిన్నటిదినం ప్రశ్నోత్తరాలలో ఎస్. ఐ. ఆర్. సమ్మె సందర్భంలో రైల్వేకంపెనీ నష్టాలనుగురించి సుబ్బరాయన్ ఒక లిస్టు చదివారు. ఆ వివరాలనిచ్చింది పోలీసులా, రైల్వే అధికారులా, నిష్పాక్షిక విచారణ కర్తలా అని కామ్రేడ్ వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. తనకాసంగతి తెలియదనీ తెలుసుకొంటామనీ మంత్రి సమాధానమిచ్చారు.

రాజమంద్రి పేపరుమిల్లును ప్రభుత్వం తీసుకొని నడిపించగల అవకాశమూ, అవసరమూ లేదని సీతారామరెడ్డిగారు వేరొక ప్రశ్నకు సమాధానమిచ్చారు.

టీచర్ల జీతాలు పెంచేటందుకు మార్గాలు అన్వేషిస్తున్నా, ఆ విధంగా వెనువెంటనే చేయడం సాధ్యపడదని మరొక ప్రశ్నకు ఒక మంత్రి సమాధానం చెప్పారు.

# రంగు విభేదం పోవాలి

## ఇలా అన్ని ప్రభుత్వాలను కోరాలని సోవియట్ - భారత ప్రతినిధుల వాంఛ

### ఆశియా మహాసభ చర్చలు

న్యూఢిల్లీ, మార్చి 26

ఆశియా మహాసభ ప్రాథమిక సమావేశంలో జాతి విభేద సమస్యపైన, ఒక దేశ ప్రజలు మరొకదేశానికి వలస వెళ్ళడాన్ని గూర్చి ఒక నివేదికను ఆమోదించారు. ఈ క్రింది అంశాలను పాటించాలని ఆ నివేదిక కోరుతున్నది.

(1) అందరు పౌరులకు చట్టరీత్యా సంపూర్ణ సమానత ఉండాలి.

(2) అందరు పౌరులకు సంపూర్ణంగా మత స్వాతంత్ర్యం ఉండాలి.

(3) దేశంలోని ఏ జాతికి చెందిన వర్గానికయినా సాంఘికంగా ఏ విశేషమూ ఉండరాదు. వలస వచ్చిన విదేశ వ్యక్తులకు చట్టరీత్యా సమానత ఉండాలి.

ఈ నివేదికను ఉపసంఘంవారు తొలుత తయారుచేశారు "ఏ దేశంలో గాని ప్రజలందరికి మత జాతి విచక్షణ లేకుండా సర్వ సమానత ఉండాలి." అనే నిర్ణయాన్ని ఉపసంఘం చేసింది.

వలసవచ్చిన ప్రజల స్థానాన్ని [illegible] చర్చించారు. తాము నివసిస్తున్న దేశం చేరిపోయి తాము ఆ దేశ పౌరులుగా [illegible] ఉండ నిశ్చయించుకొనే వారికి [illegible] వచ్చిన దేశీయులతో చేరక తమ భూమి పౌరులుగానే ఉండదలచుకున్న [illegible] మధ్య విచక్షణ చూపాలని నిశ్చయించారు.

### వలసవచ్చినవారి పౌరహక్కులు

తాము వలసవచ్చిన దేశీయులతో [illegible] దలచుకున్న వారికి వోటింగుహక్కు [illegible] లనీ, అలాకాక వేరుగానే ఉండదలచుకున్న వారికి వోటింగుహక్కులు మినహా [illegible] రీత్యా సమానత ఏర్పరచాలనీ సభవారు నిశ్చయించారు.

ఒక వ్యక్తి ఒకేదేశీయుడు కావాలికాబట్టి తాను వలసవచ్చిన దేశంలోనూ పౌరహక్కులను సంపాదించి, తన మాతృభూమి నుండి కూడారక్షణ కావాలనడం న్యాయంకాదని ప్రతినిధులందరూ అంగీకరించారు.

ఇకమీద వలసవెళ్ళడాన్ని నిషేధించాలా అనే విషయమై చాలా భిన్నభావాలు వెల్లడినవి. వలసదారులను ఆపేహక్కు ప్రతి దేశానికి ఉన్నదని అంగీకరిస్తూ, అసలే ఒక దేశీయులు మరొక దేశానికి వలసవెళ్ళకూడదని నిషేధించరాదన్న నిర్ణయానికి వచ్చారు.

విదేశీయ పౌరులకూ దేశీయులకూ వచ్చే తగాదాలన్నీ ఆర్థికమైనవన్నారు. బర్మా, మలయాలలోని భారతీయులు తమ్ము దోచుకుంటున్నారని ఆ దేశస్థులనుకోవడం, తమ ఆస్తి అక్కడుంటే రక్షణ ఉండదని భారతీయులు భారతదేశానికి పంపించుకోవడం. ఇలా తగాదాలు మరింత చెలరేగుతున్నవి కాబట్టి. ఈ రెండుగ్రూపుల దృక్పథాలూ మారాలన్నారు.

ప్రభుత్వోద్యోగులలోను, ప్రజా జీవితంలోను వలస వచ్చినవారిని తక్కువచూపు చూడడం ఆచారమయిపోయింది. ఇలాంటిదే తొలగించాలని,వలస వచ్చినవారి సౌకర్యార్థం కొన్ని విద్యాశాలలు, సంస్థలు, అనువాదకులు ఏర్పరచాలని చాలమంది ప్రతినిధులు సూచించారు.

కొందఱాని ప్రజలను మన ప్రజల్లో సమ్మిళితం చేసుకోవాలి. కాని అంతకుముందు వారి సభ్యతను, సాంఘిక, ఆర్థిక పరిస్థితులను పరిశీలించాలని కమిటీ అభిప్రాయపడింది.

### సోవియటు, భారత ప్రతినిధుల వాంఛ

ఈ నివేదిక ప్రాథమిక సమావేశంలో నేడు ప్రవేశపెట్టారు. జార్జియా(సోవియట్) ప్రతినిధి ఈనివేదికలోఒకసవరణ కూడ చేర్చాలన్నారు: "ఈ నివేదికలోని నిర్ణయాలను అమలు జరపవలసిందని, అలా చట్టం చేయవలసిందని, వివిధదేశ ప్రభుత్వాలను

(మిగతా 4 వ పేజీలో)

# బీహారు పోలీసుల సమ్మె

## మిలిటరీకాల్పులు ముగ్గురిమరణం

### పాట్నానుండి జిల్లాలకు సమ్మెవ్యాప్తి

పాట్నా, మార్చి 26

పోలీసుల సమ్మె పాట్నాలోనే కాక మిగతా జిల్లాలకుకూడా వ్యాపిస్తున్నది. గయాలో పోలీసు సమ్మె అలాగే సాగుతున్నది. సమ్మెచేస్తున్న పోలీసులు ఆయుధాగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

1946 లో తాము జీతాల పెంపకం విషయమై కోరిన కోర్కెలకోసం యిప్పుడు పోలీసులు సమ్మె చేస్తున్నారు.

ఈరోజు వుదయం పోలీసు సమ్మెదారులు ప్రదర్శనం జరిపారు. పోలీసు ట్రక్కులో తిరుగుతూ ప్రదర్శనం జరుపుతుండగా మిలిటరీ వారిపై తుపాకులు పేల్చింది. ఈకాల్పులలో ఒక సమ్మెదారూ, మరి యిద్దరు వీధిలో వెళుతున్న పౌరులూ చనిపోయారు.

సాయుధ పోలీసులు అధికారుల ఉత్తరువులను ధిక్కరించారు. రాత్రి 3 గంటల పేపు ప్రతఘటించింతర్వాత మిలిటరీకి లొంగిపోక తప్పిందికాదు.

### ప్రభుత్వ ప్రకటన

బీహార్ ప్రభుత్వం ఈ క్రింది ప్రకటన చేసింది.

"సాయుధ పోలీసుదళంలో ఒక భాగం నిన్న గయలో సభ జరుపదలచారు. పట్టణ పోలీసు సూపరింటెండెంటును మిగతా ఆఫీసర్లు సభను చెదరగొమ్మనగా వారినిపోలీసులు కొట్టారు. ఆయుధాలను స్వాధీనం చేసుకోవడానికి మిలిటరీని పిలువవలసివచ్చింది. కాని కొందరు పోలీసులు ఆయుధాలను, మందును స్వాధీనం చేసుకొని తప్పించుకొన్నారు.

"ఈరోజు ఉదయం ఈ పోలీసులు అరెస్టుచేయవచ్చిన పోలీసులపైన్న, మిలిటరీపైన కాల్చారు. గూర్ఖాలు తిరిగి కాల్పగా ఒకరు చనిపోయారు. బయటివా రిద్దరు కూడా ఈ కాల్పులలో చనిపోయారు."

### సమ్మెదారులపై కఠినచర్యలు తీసుకుంటామని ప్రధాని

బీహారు ప్రధాని శ్రీకృష్ణసిన్హా విలేఖరుల సభలో ఇలా అన్నారు:

"తిరుగుబాటు చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటాము. మిలిటరీని వారిపై ఉపయోగిస్తాము. ప్రజలను పోలీసు ప్రదర్శనాలలో చేరవద్దని కోరుతున్నాము. మిలిటరీ కాల్పులలో వారికి దెబ్బలు తగులవచ్చు. ఉదయం మిలిటరీ కాల్పుల్లో ఇరువురు పౌరులు చనిపోయినందుకు విచారపడుతున్నాము.

"సమ్మెదారుల ప్రతినిధులు 1946 లో తమ కోరికలకోసం సమ్మె చేస్తున్నట్లు చెప్పారు. వారికి మేము ఇతరఉద్యోగులకు లేని సౌకర్యాలను గతసంవత్సరం ఇచ్చాము. ఇంతకన్నా ఇవ్వలేము.

"ఈసమ్మెలో కమ్యూనిస్టులు పనిచేస్తున్నట్లు రిపోర్టులు తెలియవస్తున్నవి."

# మద్రాస్ పోలీసులు జీతాలు తీసుకోలేదు

మద్రాస్, మార్చి 27

మద్రాస్ పట్టణంలోని పోలీసులు మార్చి ఒకటవ తేదీ నుండి జీతాలు తీసుకోలేదు. ప్రభుత్వ మిచ్చిన అలవెన్సు, జీతాలు చాలవని తెలియజేశారు. ఈ సంగతిని డాక్టరు సుబ్బరాయన్ మద్రాస్ అసెంబ్లీలో తెలియజేశారు.

మార్చి 29 నుండి పోలీసులు నిరశనదీక్ష పూనుతున్నారా అని కామ్రేడ్ వెంకటేశ్వర్లు ప్రశ్నించగా పోలీసులు చాలా శాంతంగా వున్నారని, కమ్యూనిస్టుపార్టీ వలనుండి లేకుంటే పరిస్థితి చెడదనీ అన్నారు.

త్వరలో వీరి సమస్యను పరిష్కారం చేస్తామనికూడ ఆయన అన్నారు.

Roja Muthiah Research Library, 3rd Cross Road, C P T Campus, Taramani, Chennai - 600 113. India.

Microfilmed from photocopy

ప్రజాశక్తి

1947 మార్చి 28 : శుక్రవారం

# ఆశియా దేశాల మహాసభ

ఢిల్లీలోని పురానా ఖిల్లాలో జరుగుతున్న ఆశియా మహాసభకు ముప్పది దేశాలనుండి ప్రతినిధులు వచ్చారు. అధ్యక్షత వహించిన శ్రీమతి సరోజినీదేవి అన్నట్లుగా యీ మహాసభ ఆశియా ప్రజలంలో కలిగిన మహత్తర చైతన్యానికి చిహ్నం.

జాతీయ దాసిసత్వంలను చూచినా, యీ దాసిసత్వ ఫలితాలైన ఆర్థిక, సామాజిక, విజ్ఞాన దుస్థితినిబట్టి చూచినాకూడా, ఆశియా దేశాల ప్రజలు ఒకేరకపు విషమ సమస్య నెదుర్కొంటున్నారని. ఆశియా ప్రజల సంస్కృతి సంబంధాలు, జీవిత విధానం అనేక వేల సంవత్సరాల బాంధవ్యంగలవి. ఒకే సమస్య, ఒకే సంస్కృతిగల ఆశియా దేశ ప్రజల ప్రతినిధులు, తమ కష్టసుఖాలను ఆలోచించుకొనడానికి, సమావేశంకావడం చారిత్రాత్మకమైన సంఘటన.

ఆశియా ఖండం, మానవ నాగరికతకు జన్మస్థానం. ప్రపంచ జనాభాలో సగంపైగా (100 కోట్లకు పైగా) యిచటనే యిప్పటికి నివసించు చున్నారు. కాని, ఆశియాలోని అనేకదేశాలు బ్రిటిష్, అమెరికా, ఫ్రెంచి, డచ్చి సామ్రాజ్యవాదుల క్రింద దాసిసత్వం అనుభవిస్తున్నాయి. దాసిసంకెళ్లను తెంచి స్వాతంత్ర్యం సాధించడానికి ఆశియాదేశాల ప్రజలు పెనగులాడుతున్నారు. ఆ చైతన్యానికి ప్రతిబింబమే ఢిల్లీలో జరుగుతున్న మహాసభ.

ఆశియాప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, విజ్ఞానికంగా, తమ జీవితం అభ్యుదయం పొందాలని కోరుతున్నారు. ఇతర ప్రపంచంతోపాటు తమ నాగరికత, సంస్కృతి పెంపొందాలని కోరుతున్నారు.

ఈ ఆశయం నెరవేరాలంటే, ఆశియా దేశాల ప్రజలు ప్రధమంగా తమపైనున్న విదేశసామ్రాజ్యవాదుల పరిపాలనను అంతమొందించాలి. సామ్రాజ్యవాదులకు ఆయా దేశాల ప్రజలలో వత్తుగొమ్మలుగానున్న మధ్యయుగాలనాటి విప్లవవ్యతిరేక వర్గాలను అదిరించి జాతీయ స్వాతంత్ర్యాన్ని సాధించాలి. విదేశ సామ్రాజ్యవాదం పరిపాలనే ఆశియా ప్రజలు వెనుకబడి వుండటానికి ప్రధాన కారణం.

ఆశియా దేశాలలోని జమీందారీ వ్యవస్థ ప్రజలను పీల్చి పిప్పిచేస్తున్నది. ఎక్కువ భాగం భూమి జమీందారులు ఆకట్టుకొన్నారు. ప్రజాసామాన్యం మోయలేని శిస్తులతో, అధికవడ్డీలతో పీడింపబడి కరవులకు, రోగాలకు బలిఅవుతోంది. ఈ దుష్టమైన జమీందారీ వ్యవస్థను సామ్రాజ్యవాదులు పోషించి పెంచుతున్నారు.

నేడు ఆశియాదేశాలలో విభ్రాంతి గొలిపే పారిశ్రామిక దుస్థితికి విదేశ సామ్రాజ్యవాదులే కారణం. వారు తమ దేశాలలోని పారిశ్రామిక ఉత్పత్తికి ఆశియా ఖండాన్ని మార్కెట్‌గా ఉపయోగించుకుంటున్నారు.

సామ్రాజ్యవాద ఆశియాదేశాలలోని కోట్లకొలది ప్రజల నిరక్షరాస్యతకు కారణం, విజ్ఞానంలో అభివృద్ధిచెందకపోవడానికి, సంస్కృతి క్షీణించడానికి సామ్రాజ్యవాదులయిన విదేశ పరిపాలకులే కారణం. తమ పరిపాలన సాగడానికి అవసరమయిన కొద్దిమందికి మాత్రం వారు విద్యను అందుబాటులో వుంచుతున్నారు.

ఆశియా దేశాలలోని స్త్రీజాతి దాస్యం, బిడ్డల దాసిసత్వం, పాతుకుపోయిన మూఢ విశ్వాసాలు, అస్పృశ్యత-వీటన్నిటినీ సుస్థిరం చేయడానికి విదేశ పాలకులు ప్రయత్నిస్తున్నారు. తమ దోపిడీ సాగించుకోడానికి ప్రజలను అజ్ఞానంలో అణచిపెడుతున్నారు.

ఇందుచేత, ఆశియాదేశాలనుండి ఆర్థికంగాకాని, సామాజికంగాకాని, విజ్ఞానికంగాకాని ఏ సమస్యనూ పరిష్కరించవలెనంటున్నా, ముందు విదేశ పరిపాలన అంతమొందాలి.

రెండవ ప్రపంచయుద్ధంతో నేడు ఆశియా దేశాలలో ఒక కొత్త జాగృతి, కొత్త చైతన్యం అవతరించినది. ఆశియాప్రజల స్వాతంత్ర్య కాంక్ష బంధాలు త్రెంచుకొని ముందుకు ఉరుకుతున్నది.

ఇది గమనించిన సామ్రాజ్యవాదపాలకులు తమ దోపిడికి కొత్త రూపం యిచ్చి ఆశియా ప్రజలను మభ్యపెట్టడానికి చూస్తున్నారు. స్వతంత్రం యిచ్చివేస్తున్నామని చెబుతూ, ఆశియా ఖండంలో తమ సేనలను సుస్థిరంగా వుంచుకోడానికి తమ ఆర్థిక ప్రయోజనాలను రక్షించుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ట్రాన్సు జోర్డాన్‌కు బ్రిటన్, ఫిలిప్పైన్సుకు అమెరికా స్వాతంత్ర్య మిచ్చినట్లు ప్రకటించాయి. కాని బ్రిటన్ అమెరికాల సేనలు ఆ దేశాలనుండి వైదొలంగలేదు. నేటికీ అక్కడ బ్రిటన్ అమెరికాల వలహాదారులే పరిపాలన సాగిస్తున్నారు. ఆర్థికంగా బ్రిటన్ అమెరికాల దయాదాక్షిణ్యంపైన ఆ దేశాలు ఆధారపడి వున్నాయి. ఇదేమాదిరి బూటకపు స్వాతంత్ర్యంతో బ్రిటన్, అమెరికాలు ఆశియాను తమ పలుకుబడిలో వుంచుకుంటానికి ప్రయత్నిస్తున్నాయి.

ఇండియా, బర్మా, ఇండోచైనా, ఇండోనీషియా, ఫిలిప్పైన్సు, ఈజిప్టు, పాలస్తీనా—ఎక్కడచూచినా సామ్రాజ్యవాదులు తమ కుతంత్రాలద్వారా ఆయాదేశాల దాసిసత్వం సుస్థిరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొత్త ఒడంబడికలద్వారా తమ ఆర్థిక, సైనిక ఆధిపత్యాన్ని నిలుపుకో జూస్తున్నారు.

ఇంతేకాదు. సామ్రాజ్యవాదుల పక్క యెత్తులు, కుతంత్రాలు చొరనీయలేని సోవియట్ ప్రభుత్వాన్ని ఆయుధబలంతో ధ్వంసం చేయడానికికూడ ఆంగ్లో అమెరికన్ సామ్రాజ్యవాదులు తీవ్ర సన్నాహాలు చేస్తున్నారు. ముప్పైసంవత్సరాల వరకు కేవలం ఆటవిక సంచార జాతులుగా వున్న సోవియట్ ఆశియా ప్రజలు నేడు జాతీయ స్వాతంత్ర్యాన్ని సాధించడమేకాక, స్థానిక దోపిడీ వర్గాలను కూలద్రోసి సామ్యవాదం వైపుకు పురోగమించారు. ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా నేడు వారు ఇతర ఆశియా దేశాలకు ఆదర్శప్రాయంగా వున్నారు.

వారి అభివృద్ధిని, విజ్ఞానాన్ని, సామర్థ్యాన్ని మనం ఆదర్శంగా తీసికోకూడదని సామ్రాజ్యవాదులు పీకులాడటం ప్రారంభించారు. వారు ఎప్పుడో మనమీద దండెత్తి వస్తారనీ, ఆ ప్రమాదం తప్పుకోవాలంటే ఆంగ్లో అమెరికన్ సామ్రాజ్యవాదుల సహాయం మన కవసరమనీ చెబుతున్నారు ఈ విధంగా మన రక్షణకోసమే వారిక్కడ వుండక తప్పదని వాదిస్తున్నారు.

ఇంతతో వారు సరిపెట్టలేదు. సోవియట్ ప్రభుత్వాన్ని నాశనం చేయడానికి గ్రీసు, టర్కీలలోని ఫాసిస్టు ప్రభుత్వాలను బల పరుస్తున్నారు. గ్రీసు, టర్కీలలోని నిరంకుశ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజాసామ్యం చేస్తున్న పోరాటాన్ని విధ్వంసం చేయడానికి తమ డబ్బును గుప్పిస్తున్నారు. తమ సైన్యాలను పరుగెత్తిస్తున్నారు. తమ అక్రమాలను సమర్థించుకోడానికి సామ్రాజ్యవాదుల ప్రతినిధి ట్రూమన్, అతనిబృందమూ సోవియటుపై విషం వెళ్ళగ్రక్కుతున్నారు.

18 కోట్ల ప్రజలతో కూడిన చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి చైనాలోని దోపిడీవర్గాలకు అందగా కోట్లకొలది డాలర్ల డబ్బు, ఆధునిక మారణాస్త్రాలు, సైనిక సంహారదళ్లను అమెరికన్ సామ్రాజ్యవాదులు ఎగుమతిచేస్తున్నారు. ఇప్పటికే కోమింటాంగు చైనాఅంతా అమెరికన్ పెట్టుబడిదారులు తమ పారిశ్రామిక వస్తువులతో నింపివేశారు, చైనా పెట్టుబడిదారులతో కలిసి అమెరికావారు చైనా ప్రజాసామాన్యాన్ని దోచుకుంటున్నారు. ఇందుకు ప్రతిబంధకంగా వున్న కమ్యూనిస్టుప్రభుత్వాన్ని తమకున్న ఆధునిక అస్త్రసంపత్తితో కూలద్రోయాలని కోరుతున్నారు. పవిత్రమైన చైనాభూమిపై వరుసగా గొంతులు కోసుకుంటున్న సోదరుల రక్తం ప్రవహించడానికి కారణం అమెరికన్ సామ్రాజ్యవాదులే.

ఇండియాకుకూడ ఈ దుర్గతిపట్టకుండా తప్పించుకోవాలంటే యిదివరకే స్వాతంత్ర్యంపొంది ప్రజారాజ్యాలు స్థాపించుకొన్న దేశాలను ఆదర్శంగా తీసుకోవాలి.

సోవియటు ఆశియాలోని అజెర్‌బైజాన్, ఆర్మీనియా, కజకిస్తాన్ మొదలైన దేశాలు విప్లవానికి పూర్వం ప్రపంచమంతటిలోకి వెనుకబడి వుండేదేశాలు. అవి ఈనాడెంతో ఉన్నత స్థితికివచ్చాయి. విశ్వవిద్యాలయాలతో, పరిశ్రమలతో, క్రొంగొత్త కళలతో అవి విలసిల్లుతున్నాయి. స్వాతంత్ర్యం అభ్యుదయాలతో పురోగమించుతున్నాయి.

ఇంకా దాసిసత్వంలో మ్రగ్గుతున్న భారత ప్రజలు, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు రెచ్చగొడుతున్న అంతఃకలహాలతో కీచులాడుతున్న భారత నాయకులు వారి అనుభవాల నుంచి పాఠం నేర్చుకోవాలి.

ఆశియా మహాసభ అందుకు వినియోగపడుతుందని ఆశిస్తాము. ఈ కార్యకలాపాన్నంతనూ నడుపుతున్న కాంగ్రెసు నాయకులు సోవియట్ ప్రజా ప్రభుత్వాలు ఏ విధముగా మతసమస్యనూ, జాతుల సమస్యనూ పరిష్కరించిందీ తెలిసికొని మన దేశా(నికి) అన్వయించాలని కోరుతాము. ఇతర దేశాలలోని ముస్లిం ప్రజలు తమ మాతృదేశాల విముక్తి కొరకు పోరాడ ప్రజలతో కలిసి సామ్రాజ్యవాదులతో, ఎలా వీరోచితంగా పోరాడుతున్నారో ముస్లింలీగు నాయకులు గ్రహించాలని కోరుతాము.

ఆ విధంగా ఇతరుల అనుభవాలనుండి మంచిని గ్రహించడానికి తగిన విశాలహృదయం వున్నప్పుడే ఇలాంటి సభలకు తగిన ఫలిత ముంటుంది. జాగృతి చెందుతున్న ఆశియా ప్రజలకు ఒక మార్గం చూపగలుగుతుంది. అప్పుడే ఆశియా మహాసభ చరితార్థక మవుతుంది.

# జూట్ యజమాని షరతులనే ఏలూరు కలెక్టరు పునశ్చరణ

## కార్మికులపై బెదిరింపులు

ఏలూరు, మార్చి 25

ఈ నెల 8 వ తేదీన ప్రారంభమైన 900 మంది జూట్ ఫ్యాక్టరీ కార్మికుల సమ్మె ఇంకా సాగుతోంది. కాలయాపనతో లొంగ తీసుకుందామని యజమానులు కార్మికులతో సంప్రదింపులకు కూడా వచ్చే ఉద్దేశంలో లేరు. ఆర్. డి. ఓ (కలెక్టరు)వంటి స్థానికాధికారులు, కార్మికులకోర్కెలకు విరుద్ధంగా వకాల్తా పుచ్చుకున్నట్టు యజమానుల షరతులనే అంగీకరించమని కార్మికులను బెదిరిస్తున్నారు.

నిన్న సాయంత్రం 900 మంది జూట్ కార్మికులు, తదితరులూ మొత్తం వెయ్యి మంది పురవీధులలో 2 గంటసేపు తమకోర్కెలను తెలియజేస్తూ ఊరేగింపుచేశారు. కార్మికులఊరేగింపును పురప్రజలుగుంపులుగుంపులుగా చూచి, వారికోర్కెలను విన్నారు. తరువాత ఆర్. డి. ఓ. కు తమకోర్కెలను తెలియజేసే మెమోరాండం యివ్వడానికి వెళ్ళారు.

ఊరేగింపునాచూచి సర్కిల్‌ఇన్‌స్పెక్టరు శ్రీనివాసరావు పోలీసుస్టేషనుకు రిజర్వు పోలీసులను తెప్పించారు. తరవాత ఆర్. డి. ఓ. వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అమలులోవున్న పోలీసు ఆక్టులోని 30 వ సెక్షను చాలక, 144 వ సెక్షనుకొరకు అనుమతివ్వమని కోరాడట. తరవాత ఆర్. డి. ఓ. ను వెంటబెట్టుకొని, ఊరేగింపును కలుసుకున్నారు. "విశేషాజ్ఞ అమలులో వుంది. ఊరేగింపులు చేయకూడదు. ఎవరి దారిని వారుపొండి" అని కార్మికులను ఆర్. డి. ఓ. బెదిరించబోయాడు. ఇన్నాళ్ళుగా సమ్మె జరుగుతున్నా ఎన్నోసార్లు ఆర్. డి. ఓ. తో మొరపెట్టుకున్నా కలిగించుకోలేదనీ, అంతాకలిసి తమ కోర్కెలను విన్నవించడానికి వచ్చామనీ, కార్మికులు సమాధానం చెప్పారు. ఆయనకు మెమోరాండం అందజేశారు. తరువాత జయజయ ధ్వానాలతో ఊరేగింపు ముగిసింది.

నేటి ఉదయం ఆర్. డి. ఓ. (కలెక్టరు) కార్మిక ప్రతినిధులను పిలిపించి, వారిపై కోపగ్రొక్కిన బాపులాగ లేచాడు. ఊరేగింపులపైన బహిరంగసభలపైన, నిషేధం వుండగా యెందుకు ధిక్కరించారనీ, యిక యెట్టి ఊరేగింపులూ జరపమని హామీయివ్వం డనీ, యికముందు తీవ్రంగా చర్యతీసుకుంటాననీ, ఆర్. డి. ఓ. కార్మికులను గద్దించాడు. తరువాత యీ క్రింది షరతులు పెట్టాడు

- 2 సంవత్సరాల 10 మాసాల యజమాని కంట్రాక్టు కాలం అంతా, సమ్మెచేయమని కార్మికులు హామీ యివ్వాలి.
- ఒడంబడిక ఒక్కొక్క కార్మికునికి యజమానికి మధ్యజరగాలి. (అంటే యూనియన్‌ద్వారా సంప్రతింపులు జరుగకూడదన్నమాట.)
- ఈ రెండు షరతులకూ ముందుగా అంగీకరిస్తే, యజమానులు సంప్రతింపులలో పాల్గొంటారు.

ఆర్. డి. ఓ. సూచించిన పైషరతులను విని, కార్మికులు, చాలా ఆశ్చర్యపడ్డారు. యజమానుల పక్షంగా ఆయనవంటి అధికారి మాటాడటం చూచి, చాలా ఆందోళన చెందుతున్నారు.

# కేంద్ర ప్రభుత్వానికి యస్.ఐ.కార్మికుల వినతి

## హామీలు అమలు జరుపమని

గోల్డెన్‌రాక్, మార్చి 16

యస్. ఐ. రైల్వే లేబర్ యూనియన్ కార్యవర్గం, తాత్కాలిక ప్రభుత్వసభ్యులకు, కేంద్ర రైల్వే అధికారులకూ, అఖిల ఇండియా రైల్వే మన్స్ ఫెడరేషన్ కార్యదర్శికీ ఒక మెమోరాండం అందజేసింది. ప్రభుత్వానికి అప్పటి రైల్వేసభ్యుడు అసఫాలీ హామీపైనే, కాంగ్రెసవాదుల హామీపైనే సమ్మె విరమించామనీ, అనేకసార్లు తమ ప్రతినిధులు కష్టాలను చెప్పుకున్నప్పటికీ, అసఫాలీగారు హామీయిచ్చి 6 నెలలు గడిచినప్పటికీ, కేంద్రప్రభుత్వం యేమీ చేయకపోవడం శోచనీయమనీ మెమోరాండంలో తెలియజేశారు. రాజీ షరతులకు భిన్నంగా రైల్వే మానేజరు కార్మికులపై దాడిచేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే కలుగజేసుకొని, అసఫాలీగారి వాగ్దానాలు అమలు జరపాలని ఆ మెమోరాండం కోరుతోంది.

# మా కార్యదర్శిని విడుదల చేయండి

# పే కమిషన్ రిపోర్టు ప్రకటించండి

## యం.యస్.యం. రైల్వే ఎంప్లాయీస్ కేంద్ర కార్యవర్గ తీర్మానాలు

బెజవాడ, మార్చి 26

ఈ నెల 4, 5 తేదీలలో యం. యస్ యం. రైల్వేఎంప్లాయీస్‌యూనియన్ కేంద్ర కార్యవర్గం పూనాలో (గోర్పురి) కామ్రేడ్ ఆర్. శ్రీనివాసులునాయుడుగారి అధ్యక్షత క్రింద సమావేశమయింది. వివిధ బ్రాంచీల నుంచి 33 గ్గురు సభ్యులు హాజరయ్యారు. కొన్ని బ్రాంచీలనుంచి, అధికార్లు పాసులు, లీవు సకాలంలో అందచేయక పోవటంవలన సభ్యులు రాలేకపోయారు. సమావేశములో ఈ క్రింది తీర్మానాలు ఆమోదింపబడినాయి.

### యూనియన్ కార్యదర్శి అరెస్టు

ప్రజారక్షణ చట్టాన్ని ఖండిస్తూ గురుస్వామి, శ్రీనివాసులు నాయుడుగార్లు ఇచ్చిన స్టేటుమెంటును బలపర్చడమైనది. ప్రభుత్వం తనకు ఇష్టంలేనివారిమీద విరుచుకు పడటానికి ఈ ఆర్డినెన్సు అవకాశంఇస్తున్నది. వెంటనే అరెస్టుకాబడిన నాయకులందరిని విడుదలచేసి, పౌరసత్వ హక్కులను నిలబెట్టాలి. ఆర్డినెన్సును వెంటనే ఉపసంహరించుకోవాలి. ముఖ్యంగా యూనియన్ కార్యదర్శి కామ్రేడ్ కె. యస్. నరసింహంగారిని నిష్కారణంగా అరెస్టుచేయడం, అక్రమం. అవిరంగా నిర్బంధించడం, కార్మికసంఘాన్ని నశింపచేయకుండా కుంటువర్చడమే అవుతుంది. కాబట్టి, యూనియన్ కార్యదర్శిని వెంటనే విడుదల చేయాలి.

### యూనియన్ రికగ్నిషన్ షరతుల్లో మార్పులు

యూనియన్ బ్రాంచి ప్రతినిధులు జిల్లా (రైల్వే) అధికారులతో సభ్యుల కష్టాలను గురించి సంప్రతించి, చర్చించే హక్కు విషయంలో లోగడ యూనియన్ కోరిన దానిపై, జనరల్ మేనేజరు పంపిన జవాబు సారాంశంతో అంగీకరిస్తూ, ఈ క్రింది షరతులను కూడా అధికారులు అంగీకరించాలని కోరబడింది.

(ఏ) అన్ని బ్రాంచీలతోపాటు మద్రాసు గుమాస్తా వర్గంయొక్క బ్రాంచి (యస్. ఓ. ఓ.) కి కూడ పైఅధికారులను కలుసుకొని చర్చించే హక్కు ఇవ్వాలి. వ్యక్తిగతమైన కేసులను గురించి కూడ మాట్లాడే అవకాశం వుండాలి.

(బి) బ్రాంచీలకు, జిల్లాలోని అధికార్లతో చర్చించే హక్కుండాలి.

(సి) ఓపెన్‌లైన్ బ్రాంచి మధ్యాహ్నపేట వరకు వున్నదికాన ఆ బ్రాంచి కార్యదర్శికి బెజవాడ జిల్లా అధికారులతో కలుసుకొనే అవకాశం కల్పించాలి.

(డి) బ్రాంచి, జిల్లా అధికార్ల సమావేశాల సంభాషణమొత్తం వ్రాతపూర్వకంగా బ్రాంచి ఆఫీసులకు అందజేయాలి (సెంట్రల్ ఆఫీసు, డిపార్టుమెంటు హెడ్డు సమావేశాలకు [illegible]).

(ఇ) జిల్లా అధికారులతో అవసరమయినప్పుడు ఉత్తర ప్రత్యుత్తరములు నడిపే హక్కు ఉండాలి.

(ఎఫ్) బ్రాంచి కార్యదర్శులకు, జిల్లా అధికారులను అవసరమైనసమయాల్లో మాట్లాడేందుకు అవకాశం ఉండాలి. అవకాశాన్ని నిర్ణయించేహక్కు ఒక్క అధికార్లకే ఉండగూడదు.

(జి) ఈ సమావేశాలు 3 నెలల కొకసారి కాకుండా, 2 నెలలకు ఒకసారి వుండాలి. సమావేశాలకు వచ్చేదానికి బ్రాంచి ప్రతినిధులకు పాసులు, లీవు కంపెనీ ఎక్కౌంటులో ఇవ్వాలి.

(హెచ్) యూనియన్ ఆఫీసులకు అధికార్లు రైల్వేకుసంబంధించిన రూల్సుపుస్తకాలన్నీ అందచేయాలి.

(ఐ) చందావసూళ్ళకు, జీతాల బండ్లలో యూనియన్ ప్రతినిధులు ప్రయాణించేటే అవకాశం ఇవ్వాలి.

### పే కమిషన్ రిపోర్టు వెంటనే ప్రకటించాలి

(3) జీతాల కమిషన్, అడ్జుడికేటర్ల రిపోర్టులు యింతవరకూ ప్రకటించకుండా ప్రభుత్వం ఆలస్యం చేయడం ఖండించబడింది. మార్చి నెలాఖరులోగా ప్రకటించక పోయిన పక్షంలో, సమ్మె బ్యాలట్ తీసుకోవలసిందిగా అఖిలభారత రైల్వే మన్స్ ఫెడరేషన్ కోరబడింది.

### కార్మిక తగాదాల బిల్లుపై ఖండన

(4) కార్మికుల కనీస హక్కు అయిన సమ్మె హక్కును హరించుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టబడిన (ట్రేడ్ డిస్ప్యూట్సుబిల్లు) కార్మిక తగాదాల చట్టంను ఖండిస్తూ, దాన్ని వెంటనే రద్దుచేయవలసిందిగా ప్రభుత్వం కోరబడింది.



## ప్రజాశక్తి చందా

| | |
|---|---|
| సంవత్సరం చందా | రు. 24—0—0 |
| విడిపత్రిక | 0—1—0 |
| వారపత్రిక సం॥ చందా | 9—0—0 |
| వారపత్రిక | 0—3—0 |





# ధరలు సవరింపబడే వరకు ధాన్యం అమ్మకపోవడం న్యాయమే

## ప్రభుత్వం తమ వాంఛను గుర్తించే వరకు ఆందోళన చేయాలని రైతుసంఘ తీర్మానం

కాజ, మార్చి 24

కృష్ణాజిల్లా రైతుసంఘ సాధారణసభ్యుల సమావేశం నిన్న దివి తాలూకా కాజ గ్రామములో శ్రీ అనుమర్లపూడి సీతారామరావు గారి అధ్యక్షతను జరిగింది. సమావేశమునకు జిల్లాలోని అన్ని తాలూకాలనుండి 98 మంది సాధారణ సభ్యులు హాజరయ్యారు. వివిధ ప్రాంతములనుండి వచ్చినవారిలో వయోవృద్ధులైన రైతుపెద్దలు నాదెళ్ళ వెంకట్రామలింగంగారు, భాగవతుల [illegible], కొక్కిలగడ్డ వెంకటస్వాములుగార్లు వగైరాలున్నారు.

తరువాత గతసంవత్సరం జరిగిన రైతుసంఘ కార్యకలాపాలను వివరిస్తూ రిపోర్టు చదవబడింది. కాంగ్రెసు హయాంలో జమీందారులు రైతులపై చేసేదౌర్జన్యాలకు పోలీసు మద్దతు లభిస్తోంది. ఇందువల్ల జమీందారులు రైతులభూములు దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నారు. రైతురక్షణచట్టం అమలులో నిర్వ్యాపారమయింది. జమీందారీల రద్దు వెనకబడింది. ప్రకాశం మంత్రివర్గం పూర్తిగా రైతాంగవ్యతిరేక దృక్పథాన్ని అవలంభించింది. రైతులకష్టాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి, ఈస్థితిలో రైతులంతా మేల్కొని సంఘటితశక్తిద్వారా తమ హక్కులకోసం పోరాడవలసిన అవసరం మెంతైనా వున్నదని రిపోర్టులో హెచ్చరిక యిచ్చారు.

తర్వాత కృష్ణాజిల్లా ఇరిగేషన్ ఎడ్వయిజరీ బోర్డు సభ్యులు రామినేని విశ్వయ్యగారు ఇరిగేషన్ పనులకోసం జరుపబడిన కృషిని వివరిస్తూ జగన్మేరు, పెదలంకముంపు, బల్లరు, [illegible] రైతులకు సంబంధించిన మహాసభలు జరిగాయని చెప్పారు. వీటి సమస్యలను పరిష్కరింపవలసినదిగా మంత్రిగారివద్దకు రాయబారంకూడ వెళ్ళారు. జిల్లా ఇరిగేషన్ ఎడ్వయిజరీబోర్డులో రైతుసంఘ ప్రతినిధి జిల్లాలోని అధికహోదా [illegible], ముద్దుగు సమస్యల విషయంలో ప్రభుత్వ అలసత్వాన్ని, వ్యాపారదృష్టిని గూర్చి బోర్డు మీటింగులలో చర్చకుతెచ్చి రైతుల తీవ్ర అసంతృప్తిని తెలియజేశారనీ, తమ సమస్యలు పరిష్కరింపబడేవరకు ఆందోళన సాగించాలనీ రిపోర్టు యిచ్చారు.

### ధాన్యం ధరలు సవరించాలి

తరువాత ధాన్యం ధరలనుగూర్చి క్రింది విధంగా తీర్మానించారు:

బియ్యానికి మణుకు 13 రు. 0-8-0 పెంచితే ధాన్యానికి బస్తా 13 రు. 10-7-0 నుండి రు. 12-1-0 దర పెంచవచ్చుని సప్లై చేసిన రివిన్యూబోర్డు సలహాసుకూడ పాటించకుండా బియ్యానికి మణు 13 0-4-0 పెంచి ధాన్యానికి అడ్వయిజర్ల ప్రభుత్వం నిర్ణయించిన 10-7-0 దరనుండి 10-0-0కు తగ్గించింది కాంగ్రెసు ప్రభుత్వం. యీదనకు తోడు రైతులు వర్తకుల దయాదాక్షిణ్యం మీద ఆధారపడునట్లుగా వర్తకుల కనుకూలమైన షరతులు పెట్టింది. ఈ పరిస్థితులలో రైతాంగం తాము పండించే ధాన్యానికి సరియైన దర లేకపోవుటవల్ల తమకు కావలసిన ఇతరజీవితావసరవస్తువుల ధరలు ఉచ్చస్థాయి పెరిగిపోయినందువల్ల వచ్చిన అసంతృప్తి ఫలితంగా తమకు కావలసిన వస్తువుల ధరలను దించుతూ, కంట్రోలు ధరలకు సప్లయి చేసేవరకున్నూ, తాము పండించిన ధాన్యానికి సరియైన దర వచ్చేవరకున్నూ, ధాన్యం అమ్మరాదని రైతాంగం వాంఛిస్తున్నది. న్యాయమైన - సహజమైన యీ కోర్కెను యీ సంఘం బలపరుస్తూ, యీ కోర్కె నెరవేరేవరకూ, రైతాంగమంతా ఐక్యమై ఆందోళన చేయవలసినదిగా కోరుతున్నది.

ఇతర తీర్మానాలను చర్చించుటకు నూతన కార్యవర్గానికి అధికారమిస్తూ, తీర్మానించబడింది.

నూతన సంవత్సరానికి శ్రీ అనుమర్లపూడి సీతారామారావుగారిని అధ్యక్షులుగాను, శ్రీ కాకాని బలరామయ్య, శ్రీ పెండ్యాల వెంకటేశ్వరరావుగార్లను ఉపాధ్యక్షులుగాను, శ్రీ రామినేని విశ్వయ్యగారిని ప్రధాన కార్యదర్శిగాను, శ్రీ కాలాది రామకోటయ్య, శ్రీ వెల్లంకి విశ్వేశ్వరరావుగార్లను సహాయ కార్యదర్శులుగాను, మరి 18 మంది కార్యనిర్వాహక సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

జిల్లా రైతుమహాసభను ఏప్రిల్ 2 వ వారంలో తిరువూరు తాలూకాలో జరుపుటకు శ్రీయుత పండిత కార్యానందశర్మ, శ్రీమతి గోదావరి పెరులేకర్లను ఆహ్వానించుటకు నిర్ణయించబడింది.

# సహకార సంఘాల షేరు ధర తగ్గించాలి

భీమవరం, మార్చి 25

23-3-47 తేదీని పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం గ్రామ రైతుసంఘ సర్వసభ్య సమావేశం గ్రామ రైతుసంఘ ఆఫీసులో మద్దాల సూర్యనారాయణమూర్తిగారి అధ్యక్షతన జరిగింది. నూతన సంవత్సరంలో రైతుసంఘ కార్యక్రమము గురించి, రైతుసంఘాల అభివృద్ధిని గురించి, రైతు పండించే ధాన్యానికి ధరలు నిర్ణయించుటలో ప్రభుత్వం అవలంభించిన తెలివితక్కువను విమర్శిస్తూ, రైతులకు కావలసిన ఇనుపసామానులు, ఆహార వస్తువులు కంట్రోలు ధరలకు క్రయ విక్రయ సంఘాల ద్వారా అందజేయాలనీ మున్నగు విషయాల గురించి రైతుసంఘ కార్యదర్శి అయిన కామ్రేడ్ ఆదిరెడ్డి అప్పారావుగారు ఉపన్యసించారు.

రైతుల వ్యవసాయ పరికరాలు, బట్టలు, మొదలు ప్రభుత్వమే కంట్రోలు ధరలకు అందజేయాలనీ, పురివద్దనే ఘుతకడాన్యానికి కనీసం రు. 11 లు దర యివ్వాలనీ, ఉత్పత్తిదారుల, కొనుగోలుదారుల సహకార సంఘాల షేరుధనం రు. 5 లకు తగ్గించి పేద ప్రజాసామాన్యానికి అందులో చేరే అవకాశం కలుగజేయాలనీ ప్రభుత్వాన్ని కోరుతూ సభలో తీర్మానించారు. ప్రజారక్షణ చట్టాన్ని వెంటనే రద్దుచేయమని కాంగ్రెసు మంత్రివర్గాన్ని కోరారు.

సాయంత్రం పూరేగింపు జరిగింది. రాత్రికి సంత మార్కెట్టువద్ద శ్రీ విస్సుల అప్పారావుగారి అధ్యక్షతను బహిరంగసభ జరిగింది. సభలో కామ్రేడ్ ఆదిరెడ్డి అప్పారావుగారు మాట్లాడారు. పై తీర్మానాలు బహిరంగసభలో కూడా ప్రజలచే అంగీకరించబడ్డాయి.

# వెంకటగిరిలో బియ్యం కొరత

వెంకటగిరి, మార్చి 23

వెంకటగిరి రేషన్ షాపులలో కార్డులో వున్నప్రకారం బియ్యం ఇవ్వడంలేదు. ఇందువల్ల పేదప్రజలు ఒకపూట తినీ తినకా కాలం గడుపుతున్నారు. ఒక వారంలో తక్కువ ఇచ్చినది మరునటి వారంలోనైనా ఇవ్వమని అడిగితే అధికారులు, డీలర్లుకూడ ప్రజలను కసిరి కొడుతున్నారు. ఈ మధ్య ధాన్యం ఇస్తున్నారు. అయినా ఈ వారం ఇంతవరకు షాపులకు రాలేదు. ధాన్యపు లారీ ఎప్పుడు వస్తుందా అని పేదలు ఎదురుచూస్తున్నారు. దొంగవ్యాపారం విపరీతంగా సాగుతున్నది.

# కలెక్టరు ఆర్డరు అమలు జరగలేదు

కర్నూలు, మార్చి 18

ఈ వారానికి మనిషికి ఒక్కొక్క [illegible] చొప్పున ఉగాది పండుగకు గోధుమలు ఎక్కువ ఇవ్వాలని జిల్లా కలెక్టరు 18-3-47 తేదీన ఉత్తర్వు జారీచేశాడు. కాని, ఈరోజు ఉదయం వరకూ కో-ఆపరేటివ్ స్టోర్సులకు ఈ ఉత్తర్వు అందలేదని గోధుమలున్నా ఇవ్వలేదు. గోధుమలు దొరకుతాయనుకొన్న ప్రజలలో చాలా అసంతృప్తి కలిగింది.

# తూర్పు గోదావరిజిల్లా యువజన మహాసభ

రామచంద్రపురం, మార్చి 25

తూర్పు గోదావరి జిల్లా 'యువజన' మహాసభ రామచంద్రపురం తాలూకా సంపతపూడి గ్రామంలో యీ నెల 14, 15, 16 వ తేదీలలో అతి వైభవంగా జరిగింది.

15 వ తేదీ సాయంకాలానికే జిల్లాలోని వివిధప్రాంతాలనుండి 51 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

14 వ తేదీనుండి బేడ్‌మింటన్, చెడుగుడు, టగ్‌ఆఫ్‌వార్, క్యారమ్స్, ఈత, సైకిల్, మొదలగు పోటీ పందెములు జరిగాయి. ఈ పోటీలలో 200 మందికిపైగా యువకులు పాల్గొన్నారు.

పోటీలలో గెలుపొందినవారిని 16 వ తేదీ బహిరంగసభలో అధ్యక్షులు శ్రీ బొడ్డు బుచ్చిరాజుగారు బహుమానాలొసగి సత్కరించారు.

16 వ తేదీ సాయంకాలం పూరేగింపు తరువాత బహిరంగసభా, ప్రదర్శనాలు ఏర్పాటు చేయబడ్డాయి.

డా. చెలికాని రామారావుగారు సభను ప్రారంభిస్తూ ఈనాడు భారతదేశం మతకలహాలలో దౌర్భాగ్యస్థితిలో వుందనీ, బెంగాల్, బీహార్, పంజాబ్, సరిహద్దు రాష్ట్రాలలో వేలకొలది అమాయక స్త్రీలు, శిశువులుకూడా హతులయ్యారనీ, దేశాన్ని యీ మతజాడ్యంనుండి కాపాడడానికి యువకులే సమర్థులనీ, యువకులు "దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుష్యులోయ్" అనే వాక్యాలలోని యదార్థాన్ని గుర్తించి దేశీయులందరిని ఒకే మతము అనే దీక్షతో పనిచేసి మతజాడ్యాన్ని నిర్మూలించాలని హెచ్చరించారు.

సభకు సుమారు 3000 వరకు ప్రజలు వచ్చారు. ఉపన్యాసాలనంతరం వైజ్ఞానిక ప్రదర్శనాలు జరిగాయి. 14 వ తేదీ ప్రారంభమైన యువజన మహాసభ 16 వ తేదీ రాత్రి జై జై ధ్వానాలతో ముగిసింది.

# పిత్రార్జితములో పురుషులతోపాటు స్త్రీలకు సమానభాగం వుండాలి

## ఆంధ్రరాష్ట్ర మహిళాసంఘ తీర్మానాలు

బెజవాడ, మార్చి 24

ఆంధ్రరాష్ట్ర మహిళాసంఘ కార్యవర్గము ది 18-3-47 వ తేదీన డా॥ అచ్చమాంబగారి అధ్యక్షతను సమావేశమై యీ క్రింది తీర్మానము చేసింది.

మన ప్రాథమిక హక్కులకోసం అనేక స్వతంత్ర వుద్యమాలు సాగించాం. పురుషులకున్న కొద్ది హక్కులు కూడా లేకుండా బాధపడే మన స్త్రీల హక్కులకోసం నిరంతర ఆందోళన చేస్తున్నాము. స్వతంత్రం దగ్గరకు వచ్చింది. మన కోర్కెలు తీరే రోజులు వచ్చినవని మనమందరం ఆశిస్తున్నాము. కాని, అనాదినుండీ ఏ ప్రాథమిక హక్కులకోసం కృషిచేస్తూ వచ్చామో ఆ కృషినంతా కూకటివ్రేళ్లతో నాశనంచేసే ఘోరమైన ప్రజారక్షణచట్టంశాసనములోకివచ్చింది. మనరాష్ట్రంలో స్త్రీలు జాతీయనాయకులు అధికారంలోకి వచ్చారుగదా! మనకు నూతన హక్కులు వస్తాయని ఆశిస్తూవుంటే యీ నూతన ఆర్డినెన్సువల్ల వున్న హక్కులు కూడా వూడిపోయాయి. ప్రజారక్షణ చట్టాన్ని రద్దు చేయాలని స్త్రీలంతా ఆందోళన చేయవలసిందిగా యీ కమిటీవారు మహిళలను హెచ్చరిస్తున్నారు.

బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పరిపాలనా యంత్రంలో రాటుదేరిన పోలీసు, మిలిటరీ శాఖలు ప్రజారక్షణచట్టం సాకుగా తీసుకొని, కాంగ్రెసు హయాములో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాయి.

మలబారులో పోలీసులు స్త్రీలను మానభంగం చేయుట మొదలైన దురంతాలుమనం సహించరానివి. వెంటనే ప్రజలంతా యీ అమానుష చర్యలను ఖండించి యికముందు యిటువంటివి జరుగకుండా ప్రభుత్వంమీద వత్తిడి తేవలెనని యీ కమిటీవారు కోరుచున్నారు.

తిండి, బట్ట, తలకు కొబ్బరినూనె, అగ్గిపెట్టెలు మొదలైన నిత్య జీవితావసర వస్తువులు దొరకక యీనాడుబాధపడుతున్నాము. కాంగ్రెసు మంత్రివర్గం వచ్చి ఒక సంవత్సరమైనా ప్రజల నిత్య జీవితావసర వస్తువుల సక్రమంగా అందచేయు విధానాన్ని అమలు జరుపలేకపోయారు. బ్లాక్‌మార్కెట్‌ను నిర్మూలించలేదు.

ఇప్పటికైనా ప్రజల కష్టాల్ని గుర్తించి సక్రమమైన ధరకు ప్రతి వస్తువూ అందేలా చేయాలని మంత్రివర్గాన్ని కోరుతున్నాము.

బి. యన్. రావుకమిటీవారు హిందూ న్యాయశాస్త్రంలో మార్పుల అవసరాన్ని గుర్తించినందుకు వారిని యీ కమిటీవారు అభినందిస్తున్నారు. దీనిలో కూతుళ్ళకుతండ్రి ఆస్తిలో భాగంకల్పించినందుకూ, స్త్రీలు ఆస్తిని సర్వహక్కులతో అనుభవించే హక్కును కల్పించినందుకూ, విడాకులహక్కు అవసరాన్ని గుర్తించినందుకూ, ఏజాతివారైనా, భర్త ఆజ్ఞలేకపోయినా స్త్రీలకు దత్తత చేసుకొనేహక్కు కల్పించినందుకూ అభినందిస్తూ తల్లిదండ్రుల ఆస్తిలో సమానభాగాలు కల్పించాలని యీ కమిటీవారు కోరుతున్నారు.

ప్రజలు విద్యలేకనూ, ఆహారకరువుతోనూ బాధపడుతున్నారు. వీటన్నిటివలనా ప్రజల ఆరోగ్యం చెడిపోయి రోజురోజుకూ ప్రజలు అంటువ్యాధులకు గురియౌతున్నారు. [illegible] లేవు. ఇటువంటి పరిస్థితులలో ప్రజా మంత్రులు బడ్జెటులో ఆరోగ్యమ్ము, విద్య, వ్యవసాయానికి సంబంధించిన వాటికి ఎక్కువ ధనమును వినియోగించకపోగా క్రిందటి సంవత్సరానికన్నా తగ్గించి, ప్రజా పౌరసత్వ హక్కులను నాశనంచేసే పోలీసు శాఖకు పెంచటం అవమాన కరంకాబట్టి, ప్రజాసంక్షేమాలను గుర్తించి బడ్జెటును మార్పుచేయవలసినదిగా ఈ కమిటీ వారు ప్రభుత్వాన్ని హెచ్చరించుచున్నారు.

# ప్రభుత్వం తెల్లసైన్యాలనుసాగనంపి జాతీయ సైన్యాలేర్పరచాలి

## తాలూకా మాజీ సైనికమహాసభలలో సైనికప్రముఖుల [illegible]

పెడన, మార్చి 24

బందరు తాలూకా మాజీ సైనిక మహాసభ 23—3—47 న సదయానంద ఆశ్రమంలో కృష్ణాజిల్లా మాజీ సైనికసంఘ అధ్యక్షులు కెప్టెన్ కె. యస్. శాస్త్రి, యం. బి. బి. యస్. గారి అధ్వర్యాన జయప్రదంగా జరిగింది. పండుగదినమైనప్పటికీ జీవన్మరణ సమస్య గనుక సభకు అన్ని గ్రామాలనుండి హిందూ, ముస్లిం, క్రైస్తవ మాజీ సైనికులు హాజరయ్యారు.

గన్నవరం తాలూకా మాజీసైనిక సభకు కార్యదర్శి టి. బాజర్‌గారు ప్రకాశంమంత్రివర్గాన్ని అనుసరించుకుంటున్న కాంగ్రెసు మంత్రివర్గాలు మాజీ సైనికులకు సహాయపడకపోవటాన్ని తీవ్రంగా ఖండిస్తూ యుద్ధంలో దేశరక్షణ కొరకు ఎంత ధైర్యంగా పోరాడేమో అలాగే మన శక్తి సాహసాలన్నీ మనదేశ స్వాతంత్ర్యంకోసం వినియోగించుటకు మనమంతా తయారుగా వుండాలని వుద్బోధించారు.

జిల్లాసంఘ ఉపాధ్యక్షుడు కనకదుర్గయ్య, కె. వెంకటరత్నం, అంజయ్యనాయుడుగార్లు సంఘబలాన్ని యెక్కువచేసి, ఆందోళనచేసి హక్కులను సాధించుకోవాలని హెచ్చరించారు.

ఎ. బి. రెడ్డిగారు ప్రజలకు సైనికులకు మధ్య యింపీరియలిస్టుల కుట్ర ఫలితంగా యేర్పడిన విరోధభావాన్ని వివరిస్తూ భారత దేశంలోని 30 లక్షలమంది మాజీసైనికులకు వుద్యోగాలు, జీవనోపాధి కలగాలంటే స్వతంత్ర భారతదేశంలో, ప్రజాప్రభుత్వాలు యేర్పరచినగాని జరగదనియూ, అట్టిప్రభుత్వ స్థాపనకు పోరాటం సాగించాలని హెచ్చరించారు.

అధ్యక్షులు కెప్టెన్ [illegible] కుల నెదుర్కొంటున్న [illegible] సంతానం పెరిగిపోతున్న [illegible] కుయుక్తుల ఫలితంగా [illegible] మతవిభేదాలు మన మాజీ సై[illegible] వీయకుండా ఐకమత్యంగా [illegible] చేసి హక్కులు సాధించుకో[illegible] పించారు.

తదుపరి మాజీ సైనికు[illegible] వివరిస్తూ బ్రిటిష్ సైన్యాలను [illegible] ఆ స్థానంలో దేశీయసైన్యాలను [illegible] చేయాలని తీర్మానించారు.

తాలూకా కార్యవర్గ యెన్నిక[illegible] సభ ముగిసింది.

# దివి తాలూకా మాజీసైనిక మహాసభ

నాగాయలంక, [illegible]

15-3-47 తేదీన 12 గంటల[illegible] శ్రీయుత గోపాడి [illegible] అధ్యక్షతను దివితాలూకా మా[illegible] మహాసమావేశము జరుపబడెను. [illegible] గ్రామాలనుండి 60 మంది సైని[illegible] సమావేశములో పాల్గొన్నారు.

నర్సూరి వెంకట్రామయ్యగారు [illegible] వించుతూ ప్రభుత్వమువారు మా[illegible] ఎడల చూపుతున్న నిరాదరణను [illegible] దారు. దేశంలోవున్న బ్రిటిష్ సైన్యాలను సాగనంపాలనీ, జాతీయసైన్యాన్ని [illegible] చేయాలనీ, తమ హక్కులను సాధించు[illegible] కుటకు మాజీసైనికులు [illegible] మెలగాలని హెచ్చరించారు. [illegible] తోనవ్‌గారు ఉపన్యసిస్తూ ప్రభుత్వం మనలను యుద్ధభూమికి [illegible] కూర్చు, గుర్ర, [illegible] కలిపించి యుద్ధము ముగియగానే [illegible] తెప్ప తగలేసినవిధంగా మనగోడు [illegible] కించడంలేదనీ, యుద్ధంలో వికలాంగులై ఆరోగ్యాలుపోయి, వృత్తులులేక [illegible] అవస్థలు పడుతూన్న మాజీ సైనికుల[illegible] జాతీయప్రభుత్వం వృత్తులు కల్పించాలని వివరించారు.

తదుపరి యుద్ధరంగంలో [illegible] కోల్పోయిన వీరులవల్ల తమ [illegible] పోగొట్టుకొన్న వారి కుటుంబాలకు ప్రభుత్వం తగు రీతిని తోడ్పడాలనీ, ఐక్యతమీద [illegible] కోర్కెలను గురించి, బంజరుభూములపంపకం గురించి వివిధ తీర్మానాలు చేశారు.

# రాజమండ్రి తాలూకా మాజీ సైనిక మహాసభ

ధవళేశ్వరం, మార్చి 23

రాజమండ్రి తాలూకా మాజీసైనిక మహాసభ 22-3-47 న ధవళేశ్వరంలో కె. బ్రహ్మయ్యగారి అధ్యక్షతను జరిగింది.

యుద్ధంలో దుర్భరమైన కష్టాలకు గురి అయిన మాజీ సైనికులకు యుద్ధానంతరం ప్రభుత్వం వృత్తులు కల్పించకపోవడం శోచనీయమనీ, తమకు కావలసిన కోర్కెలు నెరవేరేవరకు మాజీసైనికులు ఆందోళన చేయాలనీ సత్తిరాజు రామచంద్రరావుగారు మాట్లాడారు.

తదుపరి భారత నావికులను, ఆజాద్ హింద్ ఫౌజు సైనికులను వెంటనే విడుదల చేయాలనీ, మాజీసైనికులకు వృత్తులు కల్పించాలని తీర్మానాలు చేశారు.



# తప్పిపోయినాడు

నా కుమారుడు సుమారు నెలరోజుల క్రిందట ఇంటినుండి తప్పించుకుపోయినాడు. వయస్సు 14 సం. చామనచాయ, పొడుగ్గా వుంటాడు.

ఈ గుర్తులుగల కుర్రవాడు దొరికినచో యీ క్రింది చిరునామాకు తెలియజేయప్రార్థన.

ఆట్లూరి వెంకటరత్నం, S/o వీరయ్య, [illegible]
పెదపరిమివారిపాలెం (కృష్ణా)

# వియట్-నామ్‌పై యుద్ధాన్ని వెంటనే విరమించాలి

## 45 లక్షల ఫ్రెంచి కార్మికుల ప్రదర్శన

పారిస్, మార్చి 26

ఇండోచైనాపై యుద్ధాన్ని వెంటనే విరమించాలని కోరుతూ మొన్న ఆదివారంనాడు ఫ్రాన్సులో 45 లక్షలమంది కార్మికులు ప్రదర్శనలు చేశారు. ఈ ప్రదర్శనలు అనేక కేంద్రాల్లో జరిగాయి.

పారిస్‌లో రెండు లక్షలమంది కార్మికులు అత్యాశ్చర్యమైన ప్రదర్శనం జరిపారు. గ్రీసు టర్కీ ప్రభుత్వాలకు సహాయం చేయాలంటూ ట్రూమన్ చేసిన ప్రకటనలో కరడుగట్టిన సామ్రాజ్యవాదం వెల్లడి అవుతూందని యీ ప్రదర్శనలో కార్మికనాయకులు అన్నారు. వియట్-నామ్‌పై ఫ్రెంచిదురాక్రమణను వెంటనే విరమించుకోవాలని తీర్మానించారు.

## వియట్-నామ్ ప్రతినిధి అరెస్టు

### ఫ్రెంచిప్రభుత్వంపునరాలోచిస్తుంది

పారిస్, మార్చి 26

పారిస్‌లోని వియట్-నామ్ ప్రతినిధివర్గ ఉపనాయకుడయిన ట్రాంగ్-డాచ్-మాయ్ మీద ఫ్రెంచిమిలిటరీఅధికారులు హత్యానేరంమోపి ఆదివారం అరెస్టుచేశారు. వెంటనే అతనిని ఓడ ఎక్కించి, మిలిటరీ విచారణకోసం ఇండోచైనాకు తీసుకుపోసాగారు. అతనిపై నేరారోపణను ఫ్రెంచి కమ్యూనిస్టుపార్టీ తీవ్రంగా ఖండించింది.

నిన్న మంత్రివర్గ సమావేశంలో అతని అరెస్టు విషయం చర్చకువచ్చింది. ఈ సమావేశానంతరం, అతనిని తిన్నగా ఇండోచైనాకు తీసుకు వెళ్ళకూడదని, దారిలో ఫ్రెంచి సోమాలిలాండు (ఆఫ్రికా) లో దింపి వేయాలని ప్రభుత్వం ఉత్తరువులు పంపింది. అతనిని గురించి ఫ్రెంచిప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేవరకు అక్కడే ఉంటారన్నారు.

## ఇండొనీషియాకు వియట్-నామ్ ప్రతినిధి అభివందనలు

న్యూఢిల్లీ, మార్చి 26

ఇండియాలోని వియట్-నామ్ ప్రతినిధి మాయ్-తె-చు ఇండొనీషియా డచ్చిఒడంబడికపై సంతకాలు జరిగిన సందర్భంలో ఇండొనీషియాకు అభివందనలు తెలియచేశాడు. అతనిలా అన్నాడు:

"వియట్-నామ్ పట్ల జరిగిన ద్రోహము ఇండొనీషియాకుకూడా జరుగకుండా కాపాడవలసిన బాధ్యత పోదర ఆసియా దేశాలపై ఉంది. ఢిల్లీలో సమావేశమయిన ఆసియాదేశ ప్రతినిధులు ఈ బాధ్యతను గుర్తించాలి.

"ఇండొనీషియా స్వాతంత్ర్య పోరాటం పట్ల వియట్‌నామ్ ప్రజలు మొదటినుండీ ఎంతో సానుభూతి చూపారు. ఈనాడు వారు సాధించిన విజయం మాకెంతో ఆనందాన్ని కలిగిస్తూంది"

## ఇండొనీషియాప్రజకు షారీర్ సందేశం

బటేవియా, మార్చి 26

ఇండొనీషియా ప్రధాని షారీర్ తన ప్రజలకు యీ సందేశాన్నిచ్చాడు:

"నిన్నటి సంతకాల ఫలితంగా ఇండొనీషియా రిపబ్లిక్కు ప్రభుత్వానికి డచ్చి ప్రజలపట్ల యీ ఒడంబడికపట్ల కొన్ని బాధ్యతలు సంక్రమిస్తున్నాయన్న విషయాన్ని మరచిపోకన్డి. అంతేకాదు. ఇండొనీషియా ప్రజలపట్ల కూడా మహత్తర బాధ్యతలను

నెరవేర్చవలసివుంది. ప్రజారక్షణ, విద్య, ఆరోగ్యం విషయంలో ప్రత్యేకశ్రద్ధ తీసుకోవలసివుంది."

## విదేశాంగమంత్రుల సమావేశంలో చైనా సమస్య

మాస్కో, మార్చి 26

విదేశాంగమంత్రుల సమావేశంలో చైనా సమస్యనుకూడా చర్చించాలని ప్రారంభంలో మొలొటావ్ సూచించాడు. అనధికారరీత్యా చర్చించడానికి ఒప్పుకుంటామని బ్రిటిష్, అమెరికా విదేశాంగమంత్రులు మొదట తెలిపారు. ఇంతలో అమెరికా కీలుబొమ్మ కొమింటాంగు ప్రభుత్వం తమ విషయాన్ని మాస్కో సమావేశంలో చర్చించడానికి వీల్లేదని తెలిపింది. వెంటనే బ్రిటన్, అమెరికా మంత్రులు తమ అంగీకారాన్ని ఉపసంహరించుకున్నారు.

చర్చలు జరపకుండా రాతిమూలకంగా విషయాలు తెలుపుకోడానికి ఒప్పుకుంటామని అమెరికామంత్రి మొలొటావ్‌కి రాశారు.

దీనికి మొలొటావ్ ఈవేళ జవాబురాశాడు. రాత మూలకంగా విషయాలుతెలుపుకోడానికి తాను సమ్మతిస్తున్నానన్నాడు. కాని, ఈ పద్ధతి సంతృప్తికరమైనది కాదనీ, అనధికార చర్చలకు మొదట అంగీకరించి తరువాత మానుకోవడం బాగాలేదనీ తెలిపాడు.

## ఆశియా మహాసభ

(మొదటి పేజీ తరువాయి)

విచారను చేస్తున్నాము" అని చేర్చాలని ఈయన కోరాడు. తన దేశంలో రంగు పక్షపాతం చూపితే చట్టప్రకారం శిక్ష పడుతుందని ఆయన అన్నాడు.

ఈ ప్రతిపాదనను శ్రీమతి విజయలక్ష్మి, ఎ. కె. కృష్ణమీనన్, లీలావతి నాయుడు బలపరుస్తూ మాట్లాడారు: "ఇలాంటి విచారనో, లేక తీర్మానాన్నో చేయకపోతే, ఈ వివేదిక ప్రభుత్వంయొక్క, లేక అంతర్జాతీయ సంఘాల దృష్టిని ఆకర్షించలేకపోతుంది" అని వీరన్నారు. "జాతి రంగు విభేదం కేవలం పానిజం యొక్క శిధిలావశేషం" అని అజర్‌బైజాన్ (సోవియట్) ప్రతినిధి అన్నాడు. ఆయనకూడ జార్జియా ప్రతినిధిని బలపరచాడు.

సమావేశకర్తలు సభను పిలిచినప్పుడు ఏ ప్రభుత్వానికీ సంబంధించే తీర్మానంగాని చేయదంలేదని నిర్ణయించినట్లు కొందరు ఆక్షేపించారు. తిరిగి కార్యనిర్వాహక సంఘానికి ఈసమస్యను పంపించాలని అధ్యక్షత వహించిన చైనాప్రతినిధి చెప్పాడు.

### డచ్చివారు ఇండొనీషియాసంధిని పాటించాలి

డచ్చి-ఇండొనీషియా సంధిని అభినందిస్తూ, డచ్చిప్రభుత్వం ఆసంధిపత్రాన్ని కూడా తప్పకుండా పాటించాలని ఒక తీర్మానాన్ని వియత్నాం ప్రతినిధులు ప్రవేశపెట్టదలచారు. కాని ఏ తీర్మానం చేయకూడదన్న పై ఆక్షేపణే దీనికి అడ్డువచ్చింది.

### శాశ్వత ఆశియాసమితి

ఈ సమావేశం ఆరంభించిన కార్యక్రమాన్ని కొనసాగించేందుకు, శాశ్వతంగా ఒక ఆశియాసమితిని ఏర్పర్చాలని మహాసభ ఉపసంఘం నిర్ణయించింది. వివరాలన్నీ తయారవుతూనే ప్రాథమిక సమావేశంలో ఒక తీర్మానం తెస్తారు.

వ్యవసాయకార్మిక ఉపసంఘం, ఆశియా వ్యవసాయాభివృద్ధిని గూర్చి చర్చించారు. వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వ భూమివిధానంలో మార్పు రావాలని, ఆధునికయంత్రాలను ఉపయోగించాలని ఈ సంఘం నిర్ణయానికి వచ్చింది.

## కాంగ్రెస్ వాదులే నాకు ద్రోహంచేశారు

### అసెంబ్లీలో ప్రకాశంగారిప్రకటన

మద్రాస్, మార్చి 26

నేడు ప్రశ్నోత్తరాల అనంతరం ప్రకాశం గారు తాము రాజీనామాయిచ్చిన కారణాలను వివరిస్తూ నిన్న ప్రారంభించిన ఉపన్యాసాన్ని మరల సాగించారు. కాంగ్రెసులోనేవున్న వేరువేరు గ్రూపులను సంతృప్తి పరచేటందుకై 1946 బడ్జెటులో కూడా మార్పులు తెచ్చామన్నారు. అయినా కాంగ్రెసు సభ్యులే మంత్రివర్గంయొక్క పనులకు అడ్డంవచ్చి, గోతులు తవ్వారన్నారు.

ఎస్.ఐ.ఆర్. సమ్మెసందర్భంలో పోలీసులు తమకు అద్భుతంగా సాయపడ్డారని పొగిడి, కాంగ్రెసు ప్రముఖులే కొందరు మంత్రివర్గం సమ్మెలో పొడిచారని విందించారు. తాను గౌరవం, ప్రతిష్ఠ చెడకుండా సమ్మెను వర్ధానికి తావత్రయపడుతూంటే ఒక కాంగ్రెసు నాయకుడు ఒక పత్రికాధిపతిని గవర్నరు వద్దకు పంపి తగాయిదా పరిష్కారానికి ఆర్బిట్రేషన్ బోర్డునొకదానిని మద్రాస్ చీఫ్ జస్టిస్ నాయకత్వాన నియమించ వలసిందని అడిగించాడట గవర్నరు అల్లాగ చేయలేదుగాని, చేస్తే కాంగ్రెసు ప్రతిష్ఠఏమైపోయి వుండేదని ప్రకాశంగారు విచారపడ్డారు. (ఎస్.ఐ.ఆర్. సమ్మెపరిష్కారానికి మంత్రివర్గం ఏమీచేసి వుండలేదని కొద్దిరోజుల క్రితమే ప్రకాశం మంత్రివర్గంలోని గిరిగారు అసెంబ్లీ హాలులోనే చెప్పినవిషయం పాఠకులకు గుర్తువుండి వుంటుంది.)

తర్వాత కోయంబత్తూరు జిల్లా సమ్మెను కాంగ్రెసువాదులే ప్రోత్సహించారని నేరారోపణ చేశారు. అంతేకాదు పెద్దవీ చిన్నవీ ఎన్నో సమ్మెలు రేగగొట్టారని చెప్పారు.

ఫిబ్రవరి 28 వ చట్టవిరుద్ధంగా జరిగిన మీటింగులో కాంగ్రెస్ అసెంబ్లీ సభ్యులు ప్యాస్‌చేసిన విశ్వాసరాహిత్య తీర్మానానికి అనవసరమైనప్రాముఖ్యత నిచ్చి పార్లమెంటరీ కమిటీ నాయకులను ప్రకాశంగారు ఖండించారు. ఆ నాయకులు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారని ఎరిగివుండికూడా విశ్వాసరాహిత్య తీర్మానాన్ని అసెంబ్లీలో తెచ్చేటట్లు ఎందుకు చేయలేదని సలాం ప్రకాశంగారిని ప్రశ్నించారు. తమ్ము వ్యతిరేకించినవారు అందుకువొప్పుకోలేదనీ, తామూ అదే కోరామనీ ప్రకాశంగారు చెప్పారు.

### విశ్వాసరాహిత్య తీర్మానం చేయగనే

### ప్రకాశంగారు గద్దె దిగవలసింది

మాజీ ప్రధాని ప్రకాశంగారి దీర్ఘోపన్యాసానికి డాక్టర్ సుబ్బరాయన్ చిన్న సమాధానం యిచ్చారు. రాష్ట్ర అసెంబ్లీ పార్టీలు ఏవిధంగా వ్యవహరించవలసింది సూచించే హక్కు కేంద్ర నాయకత్వానికున్నదనీ, అదృష్టితోనే పిరుటి సంవత్సరం నాయకుని యెన్నికోవడంలో వారు సలహాయిచ్చారనీ, దానిని నిరాకరించడంతో ఆ ప్రపక్తి పూర్తిగా వదులుకున్నారనీ చెప్పారు. మొన్నటి మాటు తమపై విశ్వాసరాహిత్య తీర్మానం నెగ్గగనే ప్రకాశంగారు తప్పుకొని వుండవలసిందనీ, ఆయన అలాగ చేయకపోవడం చేతనే వర్కింగ్‌కమిటీయొక్క తీర్మానాన్ని చేతపట్టుకొని కాంగ్రెస్ అధ్యక్షుడు వ్యయంగా రావలసివచ్చిందనీ చెప్పారు. ఇక నేనా అంసెంబ్లీ కాంగ్రెసుపార్టీ ఏకకుటుంబంలా సఖ్యతతో, సహకారంతో వ్యవహరించగలదని విశ్వసిస్తున్నామన్నారు.

# ప్రజా వ్యతిరేక పంథాను విడిచిపెట్టాలి

## నూతన మంత్రివర్గానికి తమిళనాడు కమ్యూనిస్టుపార్టీ విజ్ఞప్తి

మద్రాసు, మార్చి 26

తమిళనాడు కమ్యూనిస్టుపార్టీ కమిటీ నూతన మంత్రివర్గ నిర్మాణంమీద ఈ దిగువ ప్రకటన చేస్తున్నారు:

"కాంగ్రెస్ అసెంబ్లీపార్టీకి నూతన నాయకులు ఎన్నుకోబడ్డారు. కొత్తమంత్రివర్గం ఏర్పడింది. ఇది విషయాన్ని మరవరాదు. ప్రకాశం మంత్రివర్గం కాంగ్రెసువాదులలోను, ప్రజాపీకంలోనుగూడా చాలా అసంతృప్తి కలిగించారు. వస్త్రవిధానంమీద పెద్దతుపాను రేగింది. కార్మిక, కర్షకులకోరికల విషయమై వారు చూపిన ధోరణి, గుమాస్తాలు, ఉపాధ్యాయులు మొదలగు మధ్యతరగతులవారివిషయంలో వారుచూపినవిరాదరణ ఎంతో అసంతృప్తి కలిగించింది. దొంగ వర్తకులను అణచడంలోకంటె కార్మిక కర్షకులపై దాడిచేయడంలో విశేషమైన పట్టుదల కనబరిచారు. కర్షకులమీద, కార్మికులమీద పోలీసు హింసా విధానం యధేచ్ఛగా సాగనిచ్చి, మన ప్రజాపోరాటంలో ముందు నిలిచి నడుపుతూన్న కాంగ్రెసువాదులమీద, కమ్యూనిస్టులమీద సామ్రాజ్యవాదులు దాడి సాగించడానికి అవకాశం ఇచ్చారు. ధనికవర్గానికి పూర్తిగా లొంగిపోయి కాంగ్రెస్ ప్రతిష్ఠను పడగొట్టారు. బీద ప్రజానీకానికి కాంగ్రెసు ఇచ్చిన వాగ్దానాలను గాలికి ఎగరకొట్టారు.

### పంథా మార్చుకోవాలి

"ఈ స్థితిలో నూతన మంత్రివర్గం తన పంథాను పూర్తిగా మార్చుకుంటుందనికైతులు, కార్మికులు, మధ్యతరగతులప్రజలు ఆశపడతారంటే ఆశ్చర్యంలేదు. ప్రతి కాంగ్రెసువాదీ, స్వాతంత్ర్యప్రియుడు పౌరసత్వపు హక్కులను ఉద్ధరించడం అవసరమని ఒప్పుకుంటాడు. యుద్ధం పేరుచెప్పి, తరవాత ఏవేవో కుంటిసాకులు చెప్పి ప్రజలహక్కులను సామ్రాజ్యవాదోద్యోగులు హరించారు. వాటిని తిరిగి ప్రజలకివ్వడం మంత్రివర్గం యొక్కబాధ్యత.

సాధ్యమైనంత శీఘ్రంలో కార్మిక ... అభివృద్ధికై తాము అవలంబించదలచిన విధానాన్ని వెంటనే ప్రకటించాలి. ఈమాత్రమైనా నూతనమంత్రివర్గం చేయాలి.

### మా సహాయం పూర్తిగా ...

"పీడితప్రజలయొక్క, మధ్యతరగతుల యొక్క బాధలను తొలగించడానికి కమ్యూనిస్టుపార్టీ వెనుకటిమాదిరిగానే కష్టపడి చేస్తుంది. ధనికవర్గాల వారి ... గాకుండా, బీదప్రజల క్షేమానికై ... సాగించే కార్యక్రమంలో కమ్యూనిస్టు... పూర్తిగా సహకరిస్తుంది. సామ్రాజ్యవాద ఉద్యోగుల, పోలీసుల చేతినుండి పౌరహక్కులను ఉద్ధరించడంలో పూర్తిగా తోడ్పడుతుంది. ప్రజా శత్రువులయిన దొంగవర్తకులను, లంచగొండులను నిర్మొగమాటంగా బయటపెట్టి కాంగ్రెసు మంత్రివర్గం ఎన్నికల ప్రణాళికను అమలునకు తెచ్చేటట్లు పూర్తిగా తోడ్పడుతుంది.

"ఈవిధంగాచేస్తేనే, మంత్రివర్గం పాలనావిధానం సుస్థిరంగా నడవగలదు. కావున నూతన మంత్రివర్గం వెంటనే ప్రజారక్షణ చట్టంక్రింద అరెస్టు చేసినవారందరినీ బేషరతుగా విడిచిపెట్టాలని కోరుతున్నాము. ప్రెస్ యూనియన్, కిసాన్ నాయకులపైగల నిషేధాలను వెంటనే ఎత్తివేసుకోవాలి. పౌరసత్వ హక్కులను పునరుద్ధరిస్తామనీ, ప్రజలకుపకరించే చట్టాలను చేస్తామనీ హామీఇస్తూ నూతన మంత్రివర్గం వెంటనే ప్రకటన చేయాలి."

## ప్రపంచాధిపత్యమే ట్రూమన్ లక్ష్యం

### మాస్కో రేడియో విమర్శ

లండన్, మార్చి 26

"కమ్యూనిస్టు ఉద్యమాన్ని అరికట్టాలి" అనే నినాదమూ, 'పరదేశ ఆక్రమణ ఆపాలి' అనే రంకె-ఈ రెండూ ఒకే గొంతుక యొక్క రెండుధ్వనులు మాత్రమే," అని సోవియట్ చరిత్రకారుడు డాక్టర్ ఇవాన్ లెమన్, ట్రూమన్ ప్రకటనను విమర్శిస్తూ మాస్కో రేడియోలో ప్రసంగించాడు.

"ఆ ఉరుము ప్రస్తుత విధానానికి సిద్ధాంతాలతో ఏలాంటి సంబంధమూ లేదు. ఒకచేతిలో డాలర్ల మూటా, మరొకచేత్తో తుపాకీపట్టుకొని బయలుదేరడమే వారివిధానం. ప్రపంచాన్నంతటినీ తమ పెత్తనం కిందికి తెచ్చుకోవడమే వారి లక్ష్యము," అని ఇతనన్నాడు.

# కాల్పులు-పైగా అరెస్టులు

## చిలకలూరుపేట కాల్పులలో గాయపడినవారిని అరెస్టుచేసి చేతులకు బేడీలు వేశారు

(మా విలేఖరి)

గుంటూరు, మార్చి 27

చిలకలూరిపేట పొగాకు కార్మికులపై సబిన్స్పెక్టరు కాల్పులు జరపడం వలన గాయపడిన పేల్యారి నరసింహం, అందెల చిన్నప్పగార్లు గవర్నమెంటు హాస్పటలులో చికిత్స పొందుతూండగా పోలీసులు అరెస్టుచేసి, చేతులకు బేడీలువేసి, వారి గదులకు కావలాపెట్టారు. బంధువులనుగూడ వెళ్ళిచూడనివ్వడంలేదు. ఇద్దరినీ చెరియొక గదిలోను పెట్టి కావలాలు పెట్టడంవలన పోలీసులు వారిపైదౌర్జన్యాలుజరుపుతారనిప్రజలుశంకిస్తున్నారు. రాష్ట్రపొగాకు కార్మికుల ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి టి. ప. కృష్ణ జిల్లా మాజిస్ట్రేటుకు వివరాలుతెలిపి, రోగుల చేతులనున్న బేడీలు తీయించాలని తెలియచేస్తున్నారు.

### ఏలూరులో 144

ఏలూరు, మార్చి 26

ఇప్పటికి నాలుగు నెలలుగా ఏలూరులో పోలీసురాజ్యం సాగుతూంది. పట్టణంలో అమలులోవున్న పోలీసుచట్టం 30 వ సెక్షన్ చాలదన్నట్లుగా నిన్నరాత్రి నగరంలో సెక్షను 144 ప్రకటించబడింది. ఇది నెలరోజులవరకు వుంటుందట. ఈ చట్టాలతో, సమ్మె చేస్తూన్న జూట్ కార్మికులు తమ పరిస్థితులను ప్రజలముందు పెట్టడానికి వీలులేకుండాచేసి, వారిని ప్రజలకు దూరం చేయడానికై అధికార్లు సన్నాహాలు చేస్తున్నారు.

## గ్రీసులో రాక్షస పాలన

### ట్రూమన్ బలపరచదలచిన 'ప్రజాతంత్ర' వ్యవస్థ

ఫిబ్రవరి 21 న, మార్చి 9 న గ్రీకు ప్రభుత్వ సేనలు 9 గ్రామాలపై అకారణంగా పిరంగులు ప్రేల్చారు. ఏ పాపమూ ఎరుగని స్త్రీలు, పసిపాపలూ, పురుషులూ ఎందరో చనిపోయారు. మార్చి 9 న ప్రభుత్వ సేనలు టాంకులు, పిరంగులతో కొన్ని గ్రామాలను చుట్టుముట్టి తమ హత్యాకాండ సాగించారు. పాంటోకాస్త్రా అనే గ్రామంలో ఈ సైనికులు 18 మంది స్త్రీలను, పురుషులను బ్రతికి వుండగానే తగులబెట్టారు. ఆ గ్రామ మత గురువును, చర్చిలో నుంచి బయటికి లాగి, ఘోరంగా హింసించి, చంపారు.

నాజీ నరహంతకులు, తమ పొరుగుదేశాల్లోసాగించిన పైశాచికహింసలను జ్ఞప్తికి తెస్తున్న ఈ చర్యలు ప్రజల్లో చాల కల్లోలం కలిగిస్తున్నాయి."

Edited, Printed & Published by Katragadda Rajagopala Rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwada.

END OF ISSUE